క్లుప్తంగా

చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు



చిన్నారికి టీకా వేస్తున్న ఏఎన్‌ఎం వెంకటలక్ష్మి

అల్లిపురం: కొబ్బరితోట సచివాలయం పరిధి 33వ వార్డు కుమ్మరవీధి సచివాలయంలో బుధవారం చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో, హెపటైటిస్ బి, కోరింతదగ్గు వంటి వ్యాధుల నివారణకు ఈ టీకాలు వేశారు. గర్భిణులు, బాలింతలకు పీరియాడికల్ చెకప్‌లు, అవసరమైన వ్యాక్సిన్లు వేసి మందులు అందజేశారు. సమయానికి తగిన విధంగా మందులు వేసుకోవడంతో పాటు ఆహారపు అలవాట్లపై ఏఎన్‌ఎం ఎస్.వెంకటలక్ష్మి, ఆశ వర్కర్ పార్వతి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.


బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల నిరసన



మాట్లాడుతున్న యూనియన్ నాయకులు

దాబాగార్డెన్స్: బీఎస్‌ఎన్‌ఎల్ ఆలిండియా కో ఆర్డినేషన్ కమిటీ (బీఎస్‌ఎన్‌ఎల్‌ఈయూ, ఏఐబీడీపీఏ, సీసీడబ్ల్యూఎఫ్) పిలుపు మేరకు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు బుధవారం దాబాగార్డెన్స్‌లో గల సంస్థ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వేతన సవరణ, పెన్షన్ సవరణ తక్షణమే పరిష్కరించాలని బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ, 5జీ సేవలు త్వరితగతిన ప్రారంభించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం, ఈపీఎఫ్ వర్తింపజేయాలని, క్యాజువల్, కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని బీఎస్‌ఎన్‌ఎల్ పలు యూనియన్ల నాయకులు పీఈసీహెచ్‌వీ సాగర్, కె. రామాంజనేయులు, పి. లచ్చిరాజు, ఎ. అష్రఫ్, సత్యనారాయణ, ఉమారెడ్డి కోరారు. కార్యక్రమంలో ఏఐబీడీపీఏ, సీసీడబ్ల్యూఎఫ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

విశాలాంధ్ర ప్రచురణ సంస్థ కృషి అభినందనీయం



పుస్తక ప్రదర్శనను తిలకిస్తున్న జేవీ సత్యనారాయణమూర్తి

మహారాణిపేట: పుస్తక ప్రదర్శనల ద్వారా వివిధ రకాల పుస్తకాలను ప్రజల అందుబాటులో ఉంచుతున్న విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ కృషిని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అభినందించారు. టర్నర్ చౌల్ట్రీలో జరుగుతున్న విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పుస్తక ప్రదర్శనను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక కష్టనష్టాలున్నా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తోందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు పుస్తకాలు అందుబాటులో ఉంచుతోందని చెప్పారు. దీంతో పాటు ప్రతిరోజు సాయంత్రం సమయంలో సాహితీ కార్యక్రమాలు నిర్వహించడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె. అచ్యుతరావు, అరసం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల అప్పలరాజు, విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

చురుగ్గా కాలువ నిర్మాణం

సీతమ్మధార: జీవీఎంసీ 14వ వార్డు సీతమ్మధార నార్త్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో కాలువ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.2 లక్షలతో ఇక్కడ ఇక్కడి మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న ప్రాంతంలో కొత్త కాలువ నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో వర్షాలకు నీరు, మట్టి రోడ్డుపైకి వచ్చేస్తుంది. ఒక్కోసారి వాన నీరు రోడ్డుపైనే రోజుల తరబడి నిలిచిపోతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కాలువ నిర్మించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జబ్బర్‌తోటకు సుస్తీ

కనీస సౌకర్యాల కల్పనలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ జీవీఎంసీ 37వ వార్డు జబ్బర్‌తోట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొంతెమ్మ కోరికలు కోరతలేదు.. కనీసం తాగునీటిని కూడా సక్రమంగా ఇవ్వడంలో ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందని.. అందుకు నిదర్శనమే కలుషిత తాగునీటి వల్ల ఇటీవల డయేరియాకు గురై పలువురు ఆస్పత్రి పాలయ్యారని స్థానికులు చెబుతున్నారు. కేసులు నమోదవుతున్నప్పుడే మేము గుర్తుకొచ్చామా.. అంటూ అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంపై స్థానికులు మండిపడ్డారు. ఈ చర్యలేవో ముందే తీసుకుంటే మాకీ గతి పట్టేది కాదు కదా.. అంటూ గుర్రుగా ఉన్నారు.

- డయేరియాతో పలువురు ఆస్పత్రిపాలు
- తాగునీటి కాలుష్యమే కారణమంటున్న స్థానికులు
- కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రత్యేక శిబిరం ఏర్పాటు
- కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ కూటమి ప్రభుత్వంపై స్థానికుల మండిపాటు





కలుషిత నీరు

దాబాగార్డెన్స్: జీవీఎంసీ 37వ వార్డు పరిధి జబ్బర్ తోటలో గత రెండు రోజులుగా 16 మందికి డయేరియా సోకింది. వీరిలో తొమ్మిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఏడుగురి పరిస్థితి నిలకడగా ఉంది. ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారు ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా కేసులు నమోదవుతున్న దృష్ట్యా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జగదీశ్వరరావు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే జోనల్ కమిషనర్ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జీవీఎంసీ కమిషనర్‌తో చర్చించి నీటి శాంపిల్స్ లేబరేటరీకి పంపారు. అత్యవసరంగా మందులు అందుబాటులో ఉంచారు. జబ్బర్‌తోట, పెయిన్‌దొరపేట తదితర ప్రాంతాల్లో 8 మెడికల్ టీమ్‌లను ఏర్పాటు చేసి డయేరియా వ్యాధిగ్రస్తులను గుర్తించే ప్రయత్నంలో జీవీఎంసీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.



జబ్బర్‌తోటలో మంచినీటి పైపు లైన్లు ఇలా..



ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిన జీవీఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ

సిబ్బందిపై మండిపడ్డ స్థానికులు

తాము ఆస్పత్రి పాలైతేనే గుర్తుకు వస్తామా? వేలాది రూపాయలతో ఆస్పత్రిలో మా పిల్లలకు వైద్యం చేయిస్తున్నాం. ఇప్పుడు మీ కడుపులు చల్లగా ఉన్నాయా? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేమో ప్రత్యేక వైద్య శిబిరాలంట. ఎవరికి కావాలి ఈ వైద్య శిబిరాలు? ఆస్పత్రి పాలై లబోదిబోమంటున్నా స్థానిక ప్రజా ప్రతినిధులకు చీమైనా కుట్టడం లేదు. ఎన్నికల ముందు ఓట్ల కోసం మా చుట్టూ తిరిగారు. ఇప్పుడేమో మా సమస్యల కోసం వారి చుట్టూ తిరగాలా? గత 3 రోజులుగా డయేరియాతో సతమతమవుతుంటే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గానీ.. ఆ కింది స్థాయి నాయకులు గానీ వచ్చిన పాపాన పోలేదు. గెలిచేసాం.. మేం అవసరం లేదనుకుంటున్నారా? అంటూ స్థానికులు అక్కడికి వచ్చిన వైద్య సిబ్బందితో పాటు చోటామోటా నాయకులపై మండిపడ్డారు. తక్షణమే నాయకులు స్పందించి డయేరియాతో మంచం పట్టిన వారిని, ఆస్పత్రి పాలైన వారిని ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

ఇప్పుడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యా..



గత నాలుగు రోజులుగా వాంతులు, విరేచనాలతో మంచం పట్టాను. కేజీహెచ్‌లో అడ్మిట్ అయ్యాను. తాగు నీరు కలుషితం కావడం వల్లే డయేరియా బారిన పడ్డాను. చికిత్స పొందుతూ ఈ రోజే ఇంటికి వచ్చాను.

–ఆర్ మౌనిక, డయేరియా సోకిన మహిళ



ఈ ఇంట్లో నలుగురికి సోకిన డయేరియా



అధికారులకు ఫోన్ చేస్తున్న కార్పొరేటర్ జానకీరామ్



జబ్బర్‌తోట వైద్య శిబిరం వద్ద డయేరియాతో మంచం పట్టిన కుమార్తె కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళ

గత కౌన్సిల్ సమావేశంలో మొర పెట్టుకున్నా..



గత కొంత కాలంగా మంచినీరు కలుషితం అవుతుందని, ప్రత్యేక చర్యలు చేపట్టాలని గత కౌన్సిల్ సమావేశంలో సభ్యుల దృష్టికి తీసుకెళ్లాను. కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో చర్యలు చేపట్టాల్సి ఉండగా, ఇంత వరకు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో నీటి కాలుష్యం వల్ల డయేరియా సోకి పలువురు మంచం పట్టారు. ఈ విషయాన్ని కమిషనర్ సంపత్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లా. ఆయన స్పందించి జోనల్ కమిషనర్‌ను పంపారు. డయేరియా సోకిన కుటుంబాల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి వెళ్లారు. ఇదిలా ఉండగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జగదీశ్వరరావు వచ్చి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. నీటి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపారు. ఏది ఏమైనా ముందుగానే అప్రమత్తమై ఉంటే.. ఈ ప్రాంత ప్రజలకు ఈ దుస్థితి వచ్చేది కాదు. – చెన్నా జానకీరామ్, 37వ వార్డు కార్పొరేటర్

కుటుంబం చెంతకు కర్ణాటక వ్యక్తి



సోదరుడు గణేష్‌రావుకి సత్యనారాయణను అప్పగిస్తున్న శ్రద్ధా బృందం సభ్యుడు

సీతమ్మధార: మానసిక వ్యాధి నుంచి కోలుకున్న సత్యనారాయణను అతని తమ్ముడు గణేష్‌రావుకు క్షేమంగా అప్పగించినట్లు ఏయూటీడీ స్వచ్ఛంద సంస్థ వర్గాలు తెలిపాయి. శ్రద్ధా సోషల్ వర్కర్ హరీష, ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు ఇచ్చిన సమాచారం ప్రకారం సత్యనారాయణ టైలర్ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతను 20 సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అతను మద్యం విపరీతంగా తాగడం వల్ల వ్యాధి ముదిరి రెండేళ్ల క్రితం ఇల్లు వదిలేసి వెళ్లిపోయారు. ఏయూటీడీ సిబ్బందికి వైజాగ్ రైల్వే స్టేషన్లో అతను కనిపించారు. వారు అతనికి అందించిన సేవల వల్ల తొందరగా కోలుకుని తన చిరునామా చెప్పాడు. ఆ ప్రకారం ఏయూటీడీ షెల్టర్ నుండి నేరుగా కర్ణాటక వెళ్లి, చిక్‌మగులూరు, తుమ్కూరులలో వెతకగా, అతని తమ్ముడి కుమార్తె ఇచ్చిన సమాచారంతో చికబల్లాపూర్ దగ్గర గుడిబండే గ్రామంలో ఉన్న తమ్ముడికి అప్పగించారు. కుటుంబ సభ్యులు ఏయూటీడీకి, శ్రద్ధా ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఎల్జీ పాలిమర్స్‌పై ముఖ్యమంత్రికి ఎందుకంత ప్రేమ?

సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్

దాబాగార్డెన్స్: తిరుపతి శ్రీసిటీలో ఎల్జీ పాలిమర్స్ సంస్థకు 188 ఎకరాలు ఏపీఐఐసీ ద్వారా భూసేకరణ చేసి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ఏంటో అర్థం కావడం లేదని సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ పరిశ్రమ ఏర్పాటుకు స్టాంప్ అండ్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీ మినహాయింపు ఇవ్వడం, రాష్ట్ర జీఎస్టీని మినహాయించడం, 20 ఏళ్ల పాటు విద్యుత్ చార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వడం, ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ వెను వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. 15 మంది ప్రాణాలు బలి తీసుకుని, అనేక మందిని క్షతగాత్రులను చేసిన ఎల్జీ యాజమాన్యంపై ప్రభుత్వానికి అంత ప్రేమ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. తక్షణమే ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకి శ్రీసిటీలో ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, ఎల్జీ యాజమాన్యాన్ని శిక్షించాలని, విశాఖలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని సిటు డిమాండ్ చేస్తోందని కుమార్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

9, 12 తేదీల్లో జీవీఎంసీ దుకాణాలకు వేలం

దాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధి జోన్-3,4లో వచ్చే నెల 9, 12 తేదీల్లో పలు దుకాణ సముదాయాలు, కల్యాణ మండపం, మార్కెట్లకు బహిరంగ వేలం వేయనున్నట్టు ఆయా జోనల్ కమిషనర్లు కె. శివప్రసాద్, మల్లయ్యనాయుడు ప్రకటనలో పేర్కొన్నారు. జోన్-3 పరిధిలో గల వివిధ వాణిజ్య సముదాయాల్లో ఖాళీగా ఉన్న దుకాణాలు మూడేళ్ల కాల పరిమితికి కాంట్రాక్ట్‌కు ఇచ్చేందుకు వచ్చే నెల 12న ఆశీల్‌మెట్ట, జోన్-3 కార్యాలయంలో ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు జోనల్ కమిషనర్ శివప్రసాద్ తెలిపారు. జోన్-4 పరిధిలో గల డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయం గ్రౌండ్‌ఫ్లోర్‌లో 9, 10, 11, 12, 13 (జనరల్), 15 (ఎస్సీ)కి మొదటి అంతస్తులో దుకాణం నంబరు 2 (ఎస్సీ), 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14, 15 (జనరల్)కు అలాగే జగదాంబ జీవీఎంసీ వాణిజ్య సముదాయంలో దుకాణం నంబర్లు 3, 5, 13, 14 (ఎస్టీ)కి, పాతబస్టాండ్ ఫేస్-2లో 1,2,3,4,5,6,7, 8,10,11,13,14 (ఎస్సీ)కి, దుకాణం నంబరు 9 (ఎస్టీ)కి కేటాయించబడినవని, 39వ వార్డు పద్మానగర్ వాణిజ్య సముదాయంలో గల దుకాణాలు 1, 4, 6, 7, 11, 12 (జనరల్), 8 (ఎస్సీ)కి, 31వ వార్డు సూర్యాబాగ్ వాణిజ్య సముదాయం (జోన్-4 కార్యాలయ సమీపాన)లో ఫస్ట్‌ఫ్లోర్‌లో దుకాణం నంబరు 9, 37వ వార్డు రెల్లివీధి అంబేద్కర్ కల్యాణ మండపం, రామకృష్ణా రైతు మార్కెట్, రెల్లివీధి రోడ్డు సైడ్ మార్కెట్లు కాంట్రాక్ట్‌కు ఇచ్చేందుకు వచ్చే నెల 9న సూర్యాబాగ్‌లో గల జోనల్ కార్యాలయంలో ఆ రోజు ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు ఆ యా జోనల్ కార్యాలయాల్లో కార్యాలయ పని దినాల్లో పర్యవేక్షకులను సంప్రదించాలని తెలిపారు.

సమస్యలు పరిష్కరించాలని మత్స్యకారుల ధర్నా



జేడీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న మత్స్యకారులు

మహారాణిపేట: తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. బుధవారం ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గౌరవ అధ్యక్షుడు జె.వి.సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. అనంతరం జేడీ లక్ష్మణరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ డైవర్లు, కళాసీలకు చెందిన వలలు, ఇతర వేట సామగ్రిని భద్రపరుచుకోవడానికి వసతి కల్పించాలన్నారు. మత్స్యకారులు విశ్రాంతి తీసుకోవడానికి, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి భవనం కేటాయించాలన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ మత్స్యకార భరోసా 2024 నిధులను సత్వరమే విడుదల చేయాలన్నారు. యాంత్రిక బోట్లు వినియోగించే మత్స్యకారులకు 50 శాతం రాయితీతో డీజిల్ అందించాలన్నారు. బోటు ప్రమాద సమయంలో మరణించిన వారికి ప్రభుత్వం రూ. 20 లక్షలు చెల్లించాలన్నారు. ప్రతి బోటుకి 10 లైఫ్ జాకెట్లు ఉచితంగా ఇవ్వాలన్నారు. హార్బర్లో చేపల వ్యాపారం చేసే వారికి సబ్సిడీపై ఐస్‌బాక్సులు ఇవ్వాలని, బోటు మరమ్మతులకు సబ్సిడీపై లోన్లు ఇవ్వాలని, హార్బర్‌లో పనిచేసే రిక్షా కార్మికులకు వడ్డీ లేని రుణాలు అందించాలని, ఎండు చేపలు, రొయ్యలు ఇతర మత్స్య సంపద నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కూడా వజ్రం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జి.ఎస్.జె.అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.

నిర్దేశిత వయసులో వివాహం శ్రేయస్కరం



బ్రోచర్ విడుదల చేస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వెంకట శేషమ్మ, అధికారులు

విశాఖలీగల్: చట్టబద్ధమైన వివాహ వయసు వచ్చిన తర్వాతే పెళ్లిళ్లు చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఎం.వెంకట శేషమ్మ అన్నారు. బుధవారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్ ప్రాంగణంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అనే అంశంపై జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ప్రసంగించారు. బాలికలకు 18, యువకులకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత మాత్రమే వివాహం చేయాలని నిర్దేశించారు. పోక్సో చట్టం, బాల్య వివాహ నియంత్రణ చట్టం, బాలల స్నేహ పూర్వక పథకం బాలల సంరక్షణ చట్టం 2015, వరకట్న నివారణ చట్టం, సెక్షన్ 498 ఏ వంటి అంశాలను వివరించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి జి.జయదేవి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల చట్టాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే దిశగా అంగన్‌వాడీ కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ డెవలప్‌మెంటు ఆఫీసర్ ఎస్.కె.బేగం, సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా ఇమ్యూనిటీ ఆఫీసర్ డాక్టర్ ఎస్.జీవన్‌రాణి, చైల్డ్ డెవలప్‌మెంటు ప్రాజెక్టు అధికారులు, కోఆర్డినేటర్లు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, పర్యవేక్షణ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న వారితో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.

ఎరుకుమాంబకు జలాభిషేకం



ఎరుకుమాంబ అమ్మవారికి పూజలు చేస్తున్న ఈవో, భక్తులు

సీతమ్మధార: దొండపర్తిలో వెలసిన శ్రీఎరుకుమాంబ అమ్మవారికి బుధవారం ఆలయ ఈవో జి.వి. రమాబాయి ఆధ్వర్యంలో అర్చకుడు శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి భక్తులు స్వహస్తాలతో జలాభిషేకం నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో విశేషపూజలు నిర్వహించారు. సాయంత్రం కూడా అమ్మవారికి భక్తులు స్వయంగా జలాభిషేకం చేశారు. అమ్మవారిని నూతన చీర, పలు రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సత్యనారాయణరాజు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అలరించిన కవి సమ్మేళనం



కవి సమ్మేళనానికి హాజరైన అతిథులు

మహారాణిపేట: సహృదయ సాహితీ ఆధ్వర్యంలో టర్నర్ చౌల్ట్రీ దగ్గర విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో జరిగిన కవి సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. వైవిధ్యభరితమైన కవితలతో కవులు చక్కటి కవితలు చదివి వినిపించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శేఖరమంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ కవిత్వంలో వస్తువు, అలంకారం కావ్య సౌందర్యానికి శోభను కలుగజేస్తాయన్నారు. కవిత్వంలో భాష, భావంతో పాటు అలంకారం కూడా ముఖ్యం అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ డి.వి. సూర్యారావు మాట్లాడుతూ కవులు సామాజిక కార్యకర్తలుగా సమాజ సౌభాగ్యానికి కృషి చేయాలన్నారు. కవిత్వం భావస్ఫోరకంగా ఉండాలని తెలిపారు. విశిష్ట అతిథి, అరసం కార్యదర్శి ఉప్పల అప్పలరాజు, కార్యదర్శి సీహెచ్ చిన సూర్యనారాయణ, విజయ నిర్మాణ్ సంస్థల అధినేత సూరపనేని విజయకుమార్, విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన నిర్వాహకుడు రాజు, భాగవతుల సత్యనారాయణమూర్తి, డాక్టర్ జి.కె. సుబ్రహ్మణ్యం, కె.వి.ఎస్ మూర్తి, కుప్పిలి భీమేశ్వరరావు, రాధారాణి, కె.ఎస్.వి. రమణమ్మ, కొత్తూరు రమణ, తనికెళ్ల సూర్యకళ, సూర్యకుమారి, రామతాత, వి. అనంతరాం, పి.వి.ఆర్. కుమారరావు, డాక్టర్ బంజి సత్యనారాయణ, మావుళ్లయ్య, డి.ఎస్. కుమార్, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

టెన్నిస్ టోర్నమెంట్‌కు ఏఎంసీ వైద్య విద్యార్థినులు



విద్యార్థినులను అభినందిస్తున్న ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ బుచ్చిరాజు

మహారాణిపేట: ఆంధ్రా మెడికల్ కళాశాల వైద్య విద్యార్థినులు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ టెన్నిస్ టోర్నమెంటుకు ఎంపికయ్యారు. 2022 బ్యాచ్‌కు చెందిన ఆర్. హేమ హర్షిణి, 2024 బాచ్‌కు చెందిన ఆర్. దీపిక కీర్తి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ తరపున సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ (మహిళలు) టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఎంపిక అయ్యారు. ఈ టోర్నమెంట్ 2024 డిసెంబరు 7 నుంచి 10 వరకు మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో జరగనుంది. ఈ సందర్భంగా ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. బుచ్చిరాజు, స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్. సునీల్‌కుమార్ హేమ హర్షిణి, దీపిక కీర్తిని అభినందించారు. ఇది మెడికల్ విద్యార్థులకు గొప్ప గౌరవమని ప్రిన్సిపాల్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఎస్.ఎస్.పాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

నెహ్రూబజార్‌ను ఆధునికీకరించండి



వార్డులో పర్యటిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

సీతమ్మధార: జీవీఎంసీ 27వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జోన్-3 జోనల్ కమిషనర్ శివప్రసాద్ సిబ్బందితో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దొండపర్తిలోని నెహ్రూబజార్ శిథిలావస్థలో ఉన్నందున నూతనంగా నిర్మించాలని, శ్రీనగర్ కోపరేటివ్ కాలనీ దగ్గర రజకులకు ఇళ్లు నిర్మించాలని, భగత్ సింగ్ నగర్‌లోని సచివాలయాన్ని వేరొక చోటికి తరలించి, సామాజిక భవనం అందుబాటులోకి తేవాలని, శిథిలావస్థలో ఉన్న మీ సేవా కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని, గెడ్డలను ఆధునికీకరించాలని, మండావారి వీధిలో గల ప్రభుత్వ పాఠశాలకు మరమ్మతు చేయాలని, రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని ప్రజలు కోరారు. సామాజిక భద్రత పెన్షన్లు, గృహాల నిర్మాణం, మంచినీటి కుళాయిలు, కొత్త రేషన్ కార్డులు అందజేయాలని తెలిపారు. వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గొలగాని వీరారావు (బుజ్జి) వార్డు అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రాజు, జనసేన వార్డు అధ్యక్షుడు గుండు సురేష్ బాబు (చంటి) బీజేపీ అధ్యక్షుడు మహేష్, కూటమి శ్రేణులు లక్ష్మీ శివప్రసాద్, రమణ, ప్రభుత్వ సిబ్బంది, జీవీఎంసీ సిబ్బంది, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త శివ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ర్యాలీ.. మానవహారం



ర్యాలీని ప్రారంభిస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ జయదేవి

మహారాణిపేట: 'బాల్ వివాహ్ ముక్తి భారత్' కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, పర్యవేక్షణ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు నిర్వహించిన ర్యాలీని జిల్లా మహిళా సంక్షేమ శాఖ పీడీ జి.జయదేవి ప్రారంభించారు. జైలు రోడ్డులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి జగదాంబ సెంటర్ వరకు అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు జి. శారదాదేవి, రమణికుమారి, శ్రీలత, శ్రీదేవి, ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.